ప్రజాశక్తి



శుక్రవారం 12 సెప్టెంబరు, 2025

5

శ్రీకాకుళం

నేపాల్ నుంచి జిల్లాకు...

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ

నేపాల్‌లో చిక్కుకున్న జిల్లాకు చెందిన తొమ్మిది మంది గురువారం రాత్రి వారి ఇళ్లకు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో కాఠ్మండ్ విమానాశ్రయం నుంచి విశాఖకు చేరుకున్నారు. అక్కడ్నుంచి బస్సులో జిల్లాకు చేరుకున్నారు. జిల్లావాసులకు ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావు స్వాగతం పలికారు. వారి రాకతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.



స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యేలు



జిజిహెచ్ ఒపి వద్ద బారులు తీరిన రోగులు

జ్వరాల పంజా

వర్షాలు, వాతావరణ మార్పుల ప్రభావంతో జనం రోగాల బారిన పడుతున్నారు. జిల్లాలో డెంగీ, టైఫాయిడ్, ఇతర విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడుతూ వందలాది మంది నిత్యం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)తో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్నారు. పారిశుధ్య లోపంతో దోమలు విపరీతంగా పెరగడం, తాగునీరు కలుషితం కావడంతో జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందంటే వారం లోపు మిగతా వారు బాధితులవుతున్నారు. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. జ్వరాలతో శ్రీకాకుళం జిజిహెచ్‌కు ఒపికి రోజూ వంద నుంచి 120 మంది వరకు వస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరాల తీవ్రతతో ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు.

- విజృంభిస్తున్న డెంగీ, వైరల్ జ్వరాలు
- కిక్కిరిసిపోతున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు
- గ్రామాల్లో తీవ్ర అపారిశుధ్య పరిస్థితులు
- అపరిశుభ్ర నీరూ మరో కారణం

ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి

జిల్లాలో మలేరియా, డెంగీ వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య అధికంగానే ఉంది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, అనధికారికంగా వీటి బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందుతున్న వ్యాధిగ్రస్తుల వివరాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో సంఖ్యాపరంగా చాలా తక్కువ మంది పీడితులు ఉన్నట్లు కనిపిస్తోంది. మలేరియా, డెంగీ వ్యాధులకు గురై ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్న వారి లెక్కలు మాత్రం నమోదు కావడం లేదు. జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 32 మలేరియా కేసులు నమోదైనట్లు జ్వరాల సర్వేలో గుర్తించారు. జిల్లాలో ఆరు డెంగీ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. చికెన్‌గున్యాతో ముగ్గురు బాధపడుతున్నట్లు గుర్తించారు.

డెంగీ పేరుతో దోపిడీ

జిల్లాలో గత మూడు నెలలుగా డెంగీ కేసులు క్రమేణా పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదైన లెక్కలు సింగిల్ డిజిట్‌లో ఉంటున్నా, ప్రయివేట్ ఆసుపత్రుల్లో చేరుతున్న వారు వందల్లోనే ఉన్నారు. డెంగీ లక్షణాలు ఉన్నా, లేకున్నా ఆ వ్యాధి పేరుతోనే చికిత్స చేస్తూ రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, టెక్కలిలోని జిల్లా కేంద్రాసుపత్రిలోనే డెంగీకి సంబంధించి ఎలీసా పరీక్షలు నిర్వహించాలని పక్కాగా ఆదేశాలు ఉన్నా... ప్రయివేట్ ఆసుపత్రులు, లేబొరేటరీల్లో అనధికారికంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జ్వరాలతో వస్తున్న వారికి కిట్ టెస్టులు నిర్వహించి డెంగీ సోకినట్లుగా బాధిత కుటుంబాలకు చెప్తున్నారు.

అపారిశుధ్య పరిస్థితులూ కారణమే

గ్రామాల్లో తీవ్ర అపారిశుధ్య పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెల్లో ఎక్కడ చూసినా కాలువల నుంచి మురుగు ప్రవహిస్తోంది. నివాస పరిసర ప్రాంతాల్లోనే చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. బావులు, బోర్ల వద్ద దుర్గంధం, మురుగు నీరు నిల్వ ఉంటోంది. పంచాయతీ ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో పారిశుధ్య పనులపై పెద్దగా దృష్టిసారించడం లేదు. మరోవైపు వైద్యారోగ్యశాఖ, పంచాయతీ అధికారులు బావుల్లో క్లోరినేషన్ చేయడం లేదు. దోమల మందులను పిచికారీ చేయకపోవడం పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వసతిగృహాల్లోనూ పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. నీటిని కాచి వడపోసి తాగాలని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్తున్నా, వసతిగృహాలకు ఆ సౌకర్యం లేదు. కనీసం రక్షిత మంచినీటినీ అందించే పని సంక్షేమశాఖ అధికారులు చేయలేకపోతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో అతిసార మరింత విజృంభించే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కూడా పారిశుధ్య నిర్వహణ, బ్లీచింగ్ కొనుగోలు నిర్వహణకు పంచాయతీలకు నిధులు విడుదల చేయాల్సిన అవసరముంది.

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి

- ఏడాదికి రూ.30 వేలు భృతి ఇవ్వాలి
- సంక్షేమ చట్టం చేయాలి
- సిఐటియు నాయకుల డిమాండ్
- కలెక్టరేట్, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ధర్నా



శ్రీకాకుళం సిటీ : కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు, ఆటో డ్రైవర్లు

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ

ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.30 వేల భృతి ఇచ్చి ఆదుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి నష్టపోతున్న ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు భృతి ఇవ్వాలని, సంక్షేమ చట్టం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన ఆటో డ్రైవర్లు శ్రీకాకుళం కలెక్టరేట్, టెక్కలి, పలాస ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో ఆర్ అండ్ బి బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఆటో డ్రైవర్లు కిరాయిలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులకు సేవలందిస్తూ, కుటుంబాలను పోషించుకుంటున్న డ్రైవర్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన డీజిల్, పెట్రోల్, వాహన విడిభాగాలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో రోజంతా ఆటో, వ్యాన్లు నడిపినా పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటోలు, వ్యాన్లు, జీపు డ్రైవర్లకు ఆదాయం రాక... ప్రైవేటు ఫైనాన్స్‌కు వాయిదాలు కట్టలేక, కుటుంబ పోషణకు, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు భారమైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్, టోల్ ఫీజులు 30 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోల్ వాహన విడి భాగాల ధరలపై వేస్తున్న జిఎస్‌టి, వ్యాట్, సెస్ పన్నులు రద్దు చేసి డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన రూ.15 వేలు సరిపోవని, రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.వి రమణ, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎం..జగన్నాథం, పి.మోహనరావు, ఎం.కామేశ్వరరావు, ఎం.రామారావు పాల్గొన్నారు.

టెక్కలి రూరల్ : టెక్కలి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ధర్నా చేపట్టారు. అనంతరం ఆర్‌డిఒ ఎం.కృష్ణమూర్తికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు హెచ్.ఈశ్వరరావు, నంబూరు షణ్ముఖరావు, ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు జె.కృష్ణారావు, ఆర్.రమణ, బి.షణ్ముఖరావు, బి.రాజేష్ పాల్గొన్నారు.

పలాస : ఆటో కార్మికులకు ఉపాధి, భద్రత కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి డిమాండ్ చేశారు. పలాస ఆర్‌డిఒ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యాన ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ధర్నాకు కాష్యూ లేబర్ అసోసియేషన్ కార్యదర్శి అంబటి ఆనంద్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్‌డిఒ కార్యాలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు ఎం.చంద్రశేఖర్, బి.కృష్ణారావు, ముకుంద, ఎం.తాతారావు పాల్గొన్నారు.



పలాస ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులు, ఆటో డ్రైవర్లు



టెక్కలి ఆర్‌డిఒకి వినతిపత్రం అందజేస్తున్న సిఐటియు నాయకులు



కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు

ఎరువుల విధులు మాకొద్దు

కలెక్టరేట్ వద్ద సచివాలయ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల ధర్నా

శ్రీకాకుళం సిటీ: ఎరువుల డ్యూటీ మాకొద్దంటూ సచివాలయ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులు కలెక్టరేట్ ఎదుట గురువారం రాత్రి ధర్నా చేపట్టారు. జిల్లాలో యూరియా సరఫరా సరిపడా లేదన్నారు. ఆ తప్పు తమదేనని సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్, పిఎసిఎస్ డ్యూటీలు తమకు అప్పగిస్తున్నారని చెప్పారు. అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. యూరియా కొరతకు, రైతులకు అందకపోవడానికి తాము కారణం కాదని స్పష్టం చేశారు. జిల్లా అధికారుల తీరు మారకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూరియా కొరత పేరుతో అక్రమ సస్పెన్షన్లు చేశారని, వాటిని తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తమపై రాజకీయ పెత్తనం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేని సమస్యను తమపై రుద్దుతున్నారని చెప్పారు.

ఎకరాకు 25 కిలోలు చాలు

యూరియా వినియోగంపై కలెక్టర్ అవగాహన

ప్రజాశక్తి - ఆమదాలవలస

జిల్లాలోని రైతులకు సకాలంలో ఎరువులను అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్కర్ అన్నారు. పట్టణంలోని శివ బాలాజీ ఎరువుల దుకాణాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణం వద్ద ఉన్న రైతులతో ఎరువుల లభ్యతపై ముచ్చటించారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచన మేరకు ఎకరాకు 25 కేజీల చొప్పున యూరియా వేస్తే సరిపోతుందని అన్నారు. వంజంగికి చెందిన ఓ రైతు ఎకరాకు బస్తా చొప్పున ఎరువు వేయాల్సిందేనని, దానికి అలవాటు పడ్డామని బదులు ఇచ్చారు. ఎరువులు పంటకు అధిక మోతాదులో వాడితే పైరు పచ్చదనం పెరిగి పురుగులు ఆశిస్తాయని, దానివల్ల వాటి నివారణకు రూ.2,500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, మరింత విస్తృతంగా ఎరువుల వాడకంపై వ్యవసాయ అధికారులతో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అన్నారు. ఎరువులు పక్కదారి పడితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టరేట్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎరువుల కొరతపై రైతులు అక్కడ ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు. లేకుంటే డయల్ యువర్ కలెక్టర్ రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అక్కడా ఎటువంటి ఇబ్బందులు ఉన్న రైతులు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫార్మల్ అవుట్ రీచ్ ప్రోగ్రాం విస్తృతంగా చేస్తామని అన్నారు. యూరియా వాడకం తగ్గిస్తే భవిష్యత్ తరాలకు మంచిదని అన్నారు. గురువారం వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు వచ్చిందని, మరో మూడు రోజుల్లో మరో 1300 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని తెలిపారు. మరో వారం రోజుల్లో విశాఖపట్నం నుంచి మరో వెయ్యి మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని అన్నారు. అనంతరం శ్రీకాకుళం రోడ్డు ఆముదాలవలస రైల్వే స్టేషన్ గూడ్స్ గొడౌన్ వద్దకు చేరుకొని ఎరువుల నిల్వలను పరిశీలించారు. వేగం ద్వారా ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచే ట్రిబ్కో కోరమండల్ తదితర ప్రతినిధులతో ఫోన్లో కలెక్టర్ మాట్లాడారు. ఎరువులను సగం రాక్ మాత్రమే పంపిస్తున్నారని, ఇక నుంచి పూర్తిస్థాయిలో ఎరువులను పంపించాలని కంపెనీ ప్రతినిధులకు ఆదేశించారు. రైల్వే గూడ్స్ యార్డు వద్ద నిల్వలు చేయటానికి గిడంగుల సదుపాయం లేదని, హమాలీల కొరత కూడా ఉందని యూరియా కంపెనీ ప్రతినిధి తెలిపారు. అటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా తాను అన్ని చూసుకుంటానని కలెక్టర్ స్పష్టం చేశారు. తహశీల్దార్లు, ఎంపిడిఒలు, ఎఒలతో రైతులకు సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, యూరియా వాడకంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాంబాబు, ఎంపిడిఒ ఆర్.వెంకటరావు, ఎఒ మెట్ట మోహనరావు పాల్గొన్నారు.



రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

- డ్రోన్, సిసి కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ
- ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి



సమీక్షిస్తున్న ఎస్‌పి, జాయింట్ కలెక్టర్

కోటబొమ్మాళి: ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డి తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, ఉచిత క్యూలైన్లలో దర్శనం సులభంగా చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆలయ నిర్వాహకులు, అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బారికేడ్లు, క్యూ లైన్లు ఏర్పాట్లు సక్రమంగా ఉండాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలాలు కేటాయించి, నిర్దేశించిన ప్రదేశాల్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్, సిసి కెమెరాలను అనుసంధానం చేసి ప్రత్యేక పోలీస్ కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. శోభాయాత్ర, గ్రామీణ క్రీడలు, ఎగ్జిబిషన్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్య నిర్వహణ, పోలీసు బందోబస్తు నిమిత్తం అవసరమైన సిబ్బందిని కేటాయించి అన్ని శాఖల సమన్వయంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్‌డిఒ కృష్ణమూర్తి, డిఎస్‌పి లక్ష్మణరావు, టెక్కలి రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సత్యనారాయణ, ఆలయ ఇఒ వి.రాధాకృష్ణ, బోయిన గోవిందరాజులు, కోరాడ గోవిందరావు పాల్గొన్నారు.

కేసుల రాజీకి కృషి చేయాలి

జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా

శ్రీకాకుళం: ఈనెల 13వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. జిల్లా కోర్టులోని ఆయన ఛాంబరులో ఎస్‌పి కె.వి మహేశ్వర రెడ్డితో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజీకి అనువైన క్రిమినల్, సివిల్, మోటారు ప్రమాదాలు, ప్రీ లిటిగేషన్ కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కక్షిదారులు ఎటువంటి విభేదాలు లేకుండా సఖ్యతతో సమస్యలను ముగించుకోవాలని సూచించారు. భావోద్వేగాలకు లోనుకాకుండా, సత్ప్రవర్తనతో ముందుకు సాగాలన్నారు. జిల్లావ్యాప్తంగా న్యాయస్థానాల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఉన్నారు.



ఫోన్‌లో మాట్లాడుతున్న అప్పలనారాయణ

డయల్ యువర్ డిపిటిఒకు 18 ఫిర్యాదులు

శ్రీకాకుళం: జిల్లాలో ప్రజా రవాణా సమస్యలపై గురువారం నిర్వహించిన డయల్ యువర్ డిపిటిఒ కార్యక్రమానికి 18 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ప్రజా రవాణ అధికారి సిహెచ్.అప్పలనారాయణ ఫోన్‌లో సమస్యలను తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం నేపథ్యంలో పురుషులు కూర్చునేందుకు సీట్లు ఉండడం లేదని, టిక్కెట్ తీసుకుని నిల్చొని ప్రయాణించాల్సి వస్తుందని చెప్పారు. పురుషుల కోసం ప్రత్యేక బస్సులను కేటాయించాలని పలువురు కోరారు. లేకుంటే నిర్దిష్ట సమయాల్లో మాత్రమే మహిళలకు ఉచిత బస్సుకు అనుమతించాలన్నారు. పల్లె వెలుగు బస్సులు రిక్వెస్ట్ స్టాపుల్లో ఆపడం లేదని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అప్పలనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అన్ని బస్సులు సక్రమంగా, సమయ పాలనతో తిరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బస్టాప్‌లో బస్సులు ఆపని సిబ్బందిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.

క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ గుర్తింపు

ప్రజాశక్తి - శ్రీకాకుళం

క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో మరో మైలురాయి సాధిస్తూ శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందిందని డైరెక్టర్ కె.వి.జి.డి బాలాజీ వెల్లడించారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎం పురంలోని ట్రిపుల్ ఐటిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ టెక్ దిగ్గజం ఐబిఎం క్వాంటమ్ ఆధ్వర్యాన నిర్వహించే ప్రతిష్టాత్మక క్విస్కిట్ ఫాల్ ఫెస్ట్-2025 నిర్వహించేందుకు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి క్యాంపస్‌ను ఎంపిక చేసిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 1,300 విశ్వవిద్యాలయాల నుంచి కేవలం 55 విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఈ గౌరవం దక్కగా, యేల్ యూనివర్సిటీ, యుసిఎల్ఎ, ఐఐటి మద్రాస్ వంటి అగ్రశ్రేణి విద్యాసంస్థల సరసన శ్రీకాకుళం ట్రిపుల్ ఐటి నిలిచిందన్నారు. అక్టోబరులో నిర్వహించనున్న ఈ ఫెస్ట్ నిర్వహణ బృందానికి కటం నిఖిల్ తేజ, కాసిం వాలి దుడేకుల, ప్రవీణ్ కుమార్ చెరుకూరి, జాన్ బాబు చదువులు, గుణశ్రీ కిమ్మిడి ఎంపికైనట్లు తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్‌స్ట్రేటివ్ అధికారి ముని రామకృష్ణ, డీన్ అకడమిక్స్ శివ రామకృష్ణ, డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ గేదెల రవి, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, విభాగాధిపతి రమేష్‌బాబు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న ట్రిపుల్ ఐటి డైరెక్టర్ బాలాజీ

అద్దె భవనంలో పోస్టాఫీసు



ఇరుకుగదిలో నిర్వహిస్తున్న జెఆర్‌పురం పోస్టాఫీసు

- అరకొర వసతుల మధ్య విధుల నిర్వహణ
- వేలల్లో అద్దెలు చెల్లింపు
- ప్రజలకు తప్పని ఇక్కట్లు
- ఆక్రమణలకు గురవుతున్న పోస్టాఫీసు స్థలం

ప్రజాశక్తి- రణస్థలం

శ్రీకాకుళం జిల్లా ముఖద్వారం రణస్థలం మండల కేంద్రం (జె.ఆర్.పురం పోస్టాఫీసు) వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చరిత్ర కలిగిన ఈ పోస్టాఫీసు బ్రిటిష్ పాలనలో ఏర్పాటు చేసిన. పూర్వం నుంచి ఇక్కడ పోస్టాఫీసు 16వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ప్రభుత్వానికి చెందిన సొంత స్థలంలోనే ఉండేది. ఆ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఒక చిన్న ఇరుకుగదిలో అరకొర వసతులతో ప్రస్తుతం పోస్టాఫీసు నడుపుతున్నారు. దీంతో తపాలాసేవలు వినియోగించుకునేందుకు వచ్చే వారికి ఇక్కట్లు తప్పడం లేదు. నివాస గృహంలో కొనసాగిస్తుండడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, ఖాతాదారులకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. ఎంతో చరిత్ర ఉన్న జె.ఆర్. పురం పోస్టాఫీసు ప్రజల మన్ననలు పొందుతూ ఎన్నో కొత్త సేవలకు శ్రీకారం చుడుతుంది. అంతా బాగున్నా కార్యాలయానికి సొంత భవనం సమకూర్చే ఆలోచన చేయక రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్నారు. రణస్థలం మండల కేంద్రంలో 16వ నెంబర్ జాతీయ రహదారి పక్కన కోట్లు విలువ చేసే పోస్టాఫీసుకి చెందిన స్థలం ఉంది. ఆ స్థలంలో అప్పుడు నిర్మాణం చేసిన భవనం శిథిలావస్థలో ఉంది. శిథిలావస్థకు చేరిన భవనాన్ని పూర్తిగా తొలగించి అన్ని వసతులతో నూతన భవనాలు నిర్మాణం చేసి పోస్టాఫీసు సేవలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



పోస్టాఫీసు సొంత స్థలంలో శిథిలావస్థలో ఉన్న పోస్టాఫీసు భవనం

ఎన్నో రకాల సేవలు అందుబాటులో

గ్రామీణ తపాలా బీమా, రికరింగ్, పొదుపు ఖాతాలు, పరిమిత కాల డిపాజిట్లు, రైతుబంధు, జాతీయ పొదుపు పత్రాలు, ఆధార్ అనుసంధానం, ఆధార్ సహిత చెల్లింపులు, కిసాన్ వికాస్ పత్రాలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఇలా ఎన్నో సేవలు అందిస్తున్న తపాలా కార్యాలయంలో సరైన వసతులు లేవు. గదులు ఇరుకుగా ఉండటంతో సేవలు పొందేందుకు వచ్చే వినియోగదారులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో సేవల్లో తరచూ ఆలస్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళా ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్‌లో చేర్పులు, మార్పులు, నమోదు కోసం నిత్యం ప్రజలతో కిక్కిరిసిపోతుంది. అయితే సరైన వసతులు లేక అవస్థలు పడుతున్నారు.

స్థలం కబ్జా

మండల కేంద్రంలో ఉన్న దశాబ్దాల కిందట తపాలా కార్యాలయం స్థలం కబ్జాకు గురవుతుంది. ప్రస్తుతం మార్కెట్ విలువ కోట్లు కలిగి ఉంది. ప్రస్తుతం కొందరు కార్యాలయంలో ముందు ప్రహరీ గోడకు ఆనుకుని షాపులు నిర్మాణం చేశారు. ఇప్పటికైనా తపాలాశాఖ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే సొంత భవనం నిర్మించకపోతే స్థలం కబ్జాకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇబ్బందులు పడుతున్నాం



పోస్టాఫీసు ఇరుకైన గదిలో ఉంది. ఇక్కడ కనీసం కూర్చుందామన్నా కుర్చీలు అందుబాటులో లేవు. గంటల కొద్ది నిలబడాల్సి వస్తుంది. ఎవరూ పట్టించు కోవడంలేదు. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి. అద్దె భవనానికి బదులు సొంత భవనం ఏర్పాటు చేయాలి.

- జి.నాగమణి, వినియోగదారు, జె.ఆర్ పురం

సౌకర్యాలు కల్పించాలి



పోస్టాఫీసులో డబ్బులు జమ చేయడానికి వస్తే ఇక్కడ సరైన వసతులు లేవు. కనీసం రాయడానికి బల్లలు లేవు. నేలపై కూర్చోవాల్సి వస్తుంది. అత్యవసరమైతే కనీసం మూత్రశాలలు లేవు. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలి.

- అర్జీ గోవింద్, వినియోగదారుడు, రణస్థలం

ఎంపీ కలిశెట్టి స్పందించాలి



విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు స్థానికులు కాబట్టి ఎంపి నిధులతో రణస్థలం మండల కేంద్రంలో ఉన్న పోస్టాఫీసు సొంత స్థలంలో భవనం నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.

- దాసరి బలరాం, జనసేన నాయకులు, రణస్థలం

పాముకాటుతో మహిళ మృతి



రమణమ్మ మృతదేహం

నరసన్నపేట: మండలంలోని శివరాంపురానికి చెందిన తోలాపి రమణమ్మ (50) పాము కాటుకు గురై గురువారం మృతి చెందిందని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ నెల 5న భర్త సూర్యనారాయణతో రాత్రి భోజనం చేసి ఇంట్లో నిద్రించారని అన్నారు. రాత్రి సమయంలో పాము రమణమ్మను కాటు వేసిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు నరసన్నపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారని తెలిపారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి రిమ్స్‌కు రిఫర్ చేశారని చెప్పారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ గురువారం పరిస్థితి విషమించి మృత్యువాత పడిందన్నారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



గుమిగూడిన గ్రామస్తులు

వైద్యం వికటించి మహిళ మృతి!

కొత్తూరు: పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఘనసరకు చెందిన కిల్లారి తేజాలు (55) గురువారం మృతి చెందింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంది. కుటుంబ సభ్యులు నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న సాయి ప్రజా వైద్యశాల ఆర్ఎంపి వైద్యులు వద్దకు వైద్యం కోసం తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందిందని, దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి భర్త తువుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ మహమ్మద్ అమీర్ ఆలీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. డిఎంహెచ్ఒ ఎం.అనిత ఆదేశాల మేరకు కురిగాం పిహెచ్‌సి ప్రదాన వైద్యులు పెద్దిన ప్రసన్నకుమార్ ప్రయివేటు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమెకు ఇచ్చిన మందులను, మృతదేహాన్ని పరిశీలించారు. అధిక మోతాదులో మందులు ఇవ్వడంతో అది వికటించి మృతి చెందిందని ఆయన పేర్కొన్నారు. డిఎంహెచ్ఒ ఆదేశాల మేరకు వెంకటేశ్వర మెడికల్ షాపును డాక్టర్, హెచ్‌సి కోటేశ్వరరావు, విఆర్ఒలు జి.కళ్యాణి, ఆర్.రాజగోపాల్‌రావు, సూపర్ వైజర్ బుజ్జిబాబు సమక్షంలో సీజ్ చేశారు. ప్రజా వైద్యశాలను కూడా సీజ్ చేశారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

క్రైమ్ కార్నర్

యువకుడు బలవన్మరణం

ఎచ్చెర్ల: మండల పరిధిలో ఇబ్రహీంబాద్ గ్రామానికి చెందిన సీపాన రామకృష్ణ (27) అనే యువకుడు తన ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎచ్చెర్ల పోలీసుల వివరాల మేరకు రామకృష్ణ శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు సంస్థ వద్ద సెక్యూరిటీ ఉద్యోగం చేస్తున్నాడని, తమ కుటుంబ సభ్యులు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని, తల్లి లక్ష్మి వ్యవసాయ పనులు చేసుకుని మధ్యాహ్నం భోజనం సమయానికి ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు ఫ్యాన్‌కు వేలాడటం చూసి బోరున విలపించిందన్నారు. మృతుడుకు తమ్ముడు ఉండగా, తండ్రి జగన్నాథం పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాకపోవడంతో తల్లి లక్ష్మి అన్నీ తానై కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఎస్ఐ వి.సందీప్ కుమార్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.



మాట్లాడుతున్న డిఎస్‌పి వివేకానంద

హత్య కేసులో వ్యక్తి అరెస్టు

ఆమదాలవలస: పట్టణంలోని చంద్రయ్య పేట ప్రాంతంలో ఆగస్టు 30న జరిగిన మహిళ అనుమానస్పద మృతి కేసులో సంచలన మలుపులు తిరిగి హత్యకేసుగా నమోదైంది. అనుమానస్పద మృతి కేసును దర్యాప్తు చేసిన పోలీసులు చాకచక్యంగా విచారణ జరిపి హత్య కేసుగా మలచడంతో పాటు నిందితుడిని అరెస్టు చేశారు. గురువారం పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో డిఎస్‌పి సిహెచ్ వివేకానంద విలేకరుల సమావేశంలో నిందితుడిని ప్రవేశపెట్టారు. డిఎస్‌పి తెలిపిన వివరాల ప్రకారం చంద్రయ్యపేటకు చెందిన సీపాన రమణమ్మ (45) హత్య కేసులో సరుబుజ్జిలి పంచాయతీ నందికొండ కాలనీకి చెందిన అడపాక నవీన్‌ను అరెస్టు చేశారు. రమణమ్మతో పరిచయం ఉన్న నవీన్ తరచూ ఆమె ఇంటికి వెళ్తూ ఉండేవాడని, ఆగస్టు 30న కూడా ఒక యువతిని తీసుకొని రమణమ్మ ఇంటికి వెళ్లి కొంత సమయం గడిపిన తరువాత యువతిని అక్కడి నుంచి పంపించిన తరువాత రమణమ్మను తన కోరిక తీర్చమని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆగ్రహించిన నవీన్ రమణమ్మను ముఖంపై కొట్టి వెనుక నుంచి గొంతు నులిమి హత్య చేశాడని తెలిపారు. అనంతరం ఆమె ఇంట్లో ఉన్న 98 గ్రాముల బంగారం, 360 గ్రాముల వెండి, రూ.20 వేల నగదు దోచుకుని పారిపోయాడని తెలిపారు. కొంత బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టి రూ.3 లక్షలు తీసుకొని హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తూ గడిపాడని తెలిపారు. మిగతా బంగారం, వెండిని తన ఇంట్లో దాచి పెట్టాడని తెలిపారు. మృతురాలు రమణమ్మ మృతి పోస్టుమార్టం నివేదికలో సహజ మరణం కాదని, ఊపిరి ఆడకుండా చనిపోయిందని వైద్యులు నిర్ధారించడంతో కేసు హత్యకేసుగా మారిందని డిఎస్‌పి తెలిపారు. దర్యాప్తులో రమణమ్మ మొబైల్ కాల్ డేటా ఆధారంగా నవీన్‌పై అనుమానం బలపడిందని, నవీన్ కోసం గాలించగా ఆ విషయం నిందితుడికి తెలిసి సరుబుజ్జిలి రెవెన్యూ అధికారి వద్ద తన నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడని తెలిపారు. పోలీసులు ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉన్న బంగారం నిందితుడి ఇంటి వద్ద ఉన్న వెండి, నగదును స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సిఐ సత్య నారాయణ, ఎస్ఐ బాలరాజు, సిబ్బందిని అభినందించారు.

గంజాయితో ఇద్దరు అరెస్టు

పలాస: అక్రమంగా రవాణా చేస్తున్న పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశామని కాశీబుగ్గ డిఎస్‌పి వి.వెంకట అప్పారావు తెలిపారు. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన సుమన్ మనాని అనే వ్యక్తి నుంచి 10 కిలోల గంజాయిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రోహిత్, రుద్దీన్‌లు కొనుగులు చేశారని అన్నారు. వాటిని బస్సులో తీసుకువచ్చి పలాస రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా వారిని పట్టుకొని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద రెండు బ్యాగుల్లో, నాలుగు ప్యాకెట్లుగా ఉన్న పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చామని తెలిపారు. కార్యక్రమంలో కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.



నిందితులను ప్రవేశపెట్టిన డిఎస్‌పి వెంకట అప్పారావు



చిత్రపటం వద్ద నివాళ్లర్పిస్తున్న నాయకులు

ఏచూరికి ఘన నివాళి

ప్రజాశక్తి- కొత్తూరు

కొత్తూరులో సిపిఎం నాయకులు ఆధ్వర్యాన సిపిఎం పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం ప్రథమ వర్ధంతి సభ గురువారం నిర్వహించారు. ముందుగా జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు నిమ్మక అప్పన్న అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. దేశంలో సోషలిజం సాధన కోసం జీవించినంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న మహానేత ఏచూరి అని అన్నారు. పార్లమెంట్‌లోను, బయట ప్రజా సమస్యలపై పోరాడిన యోధుడని, రాజ్యాంగ పరిరక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన నేత ఏచూరి అని కొనియాడారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి, శ్రామిక రాజ్యం సాధన కోసం పోరాటం చేయడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం సభ్యులు టి.తెల్లన్న, రాములు, దుర్గారావు, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.



ఆర్థికసాయం అందిస్తున్న కృష్ణయ్య

కృష్ణయ్య ఔదార్యం

ప్రజాశక్తి- కవిటి

జనసైనికుడు, సమాజ సేవకుడు చీకటి కృష్ణయ్య తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జనసైనికుడికి తన పుట్టిన రోజు సందర్భంగా రూ.10వేలు ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. మండలంలోని పెద్దకపాసుకుద్దిలో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రి మేఘనాథం జులై 24న రోడ్డు ప్రమాదాన్ని గురయ్యాడు. ఈ ఘటనలో ఆయనకు తల, వెన్నెముకకు తీవ్రమైన గాయాలు కావడంతో శస్త్ర చికిత్స కోసం సుమారు రూ.పది లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఇచ్ఛాపురం జనసేన మండల నాయకుడు కృష్ణయ్య గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఆ కుటుంబానికి రూ.10 వేలు గ్రామస్తుల ఆధ్వర్యాన అందించారు. కార్యక్రమంలో గ్రామ అధికారి బడే రామారావు, సంఘ అధ్యకుడు బడే తాతారావు, పాండవ తారకేశ్వరరావు, దశ త్రినాథ్, జనసైనికులు పెద్దింటి రవీంద్రవర్ధన్, డొంక ఉమాపతి, శంకర్, కిరణ్, సురేష్ పాల్గొన్నారు.

ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు



చికిత్స పొందుతున్న ఏకాంబరం

మెళియాపుట్టి : మండలంలోని పెద్దలక్ష్మీపురానికి చెందిన అదపాకల ఏకాంబరం కిడ్నీ, లంగ్స్, ఊపిరితిత్తులు తదితర వ్యాధులతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం శ్రీకాకుళంలోని మెడికవర్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్యులు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పారు. పేద కుటుంబానికి చెందిన ఏకాంబరం తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో చికిత్స ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నారు. దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం అందించదలచినవారు ఫోన్ పే నంబర్లు 8074275304, 9490683765 వేయాలని కోరారు.

బదిలీ ఉపాధ్యాయులకు సన్మానం

సోంపేట: మండలంలోని ఇసకలపాలెం జిల్లా ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించి ఇటీవల బదిలీపై వెళ్లిన జి.ధర్మారావు, టి.మురళీకృష్ణ, దున్న రవికుమార్‌లను పాఠశాల హెచ్‌ఎం అనిల్ కుమార్ గురువారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని కొనియాడారు. ఉపాధ్యాయులను దుశ్శాలువతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుల పి.నూకరాజు, ఎం.వసంతరావు, బి.ప్రసాదరావు, పి.కిషోర్, బి.అమర్, బి.మురళీధర్, ఎస్.కూర్మారావు, చేయూత ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు బాబురావు, ఈశ్వరరావు, పాపారావు పాల్గొన్నారు.



సన్మానిస్తున్న హెచ్‌ఎం అనిల్‌కుమార్

'రణభేరి జాతా'ను విజయవంతం చేయాలి

ప్రజాశక్తి- సంతబొమ్మాళి

ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న రణభేరి జాతాను విజయవంతం చేయాలని యుటిఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు దేవాది గణపతిరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12వ పిఆర్‌సి కమిషన్‌ను నియమించి జీతసవరణ నివేదికను విడుదల చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న డిఎలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. మెమో 57ను తక్షణమే అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు కె.పాపారావు, జి.మోహనరావు, ఎస్.రాజ్‌కుమార్, సీతంనాయుడు తదితరులు పాల్గొన్నారు.



సంతబొమ్మాళి : పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న నాయకులు

సోంపేట : రణభేరి జాతా విజయవంతంపై యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి గున్న రమేష్, మండల ప్రధాన కార్యదర్శి దాసరి ఈశ్వరరావులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లహరిబంధ, అంబుగాంలలో రణభేరి జాతా పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోహరిబంధ పాఠశాల ఇన్‌ఛార్జీ హెచ్‌ఎం ఉమామహేశ్వర రావు, అంబుగాం ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సీతమ్మ, యుటిఎఫ్ మండల గౌరవాధ్యక్షులు జన్ని సోమేశ్వరరావు, జిల్లా కౌన్సిలర్లు పాల్గొన్నారు.

వాల్తేరు డివిజన్ ఎడిఆర్‌ఎంగా రామారావు

ప్రజాశక్తి- సోంపేట



రామారావు

మండలంలోని ఎర్రముక్కాం గ్రామానికి చెందిన కుందూ రామారావు వాల్తేరు డివిజన్ ఎడిఆర్‌ఎంగా ఉద్యోగోన్నతి పొందాడు. ప్రస్తుతం గుంటూరు-విజయవాడ దక్షిణ మధ్య రైల్వేలో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రామారావుకు ఎడిఆర్‌ఎంగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ బుధవారం రైల్వే బోర్డు నుంచి ఉత్తర్వులు అందాయని ఆయన తెలిపాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదరికం చదువుకు అడ్డు కాదని, యువత మంచిదారిలో కష్టపడి చదువితే ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని అన్నారు. రామారావు గ్రామంలోని పాఠశాలలోనే ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేశాడు. పాలిటెక్నిక్ అయిన తర్వాత 2002లో ఆంధ్ర యూనివర్సిటీలో బిటెక్ పూర్తి చేశారు. బిటెక్ తర్వాత 2006 ఐఇఎస్ బ్యాచ్‌లో రామారావు డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా ఆంధ్రా, నాందేడు, రాయపూర్, బిలాస్పూర్, గుంటూరు విజయవాడ డివిజన్లలో రైల్వేలో ఉత్తమ సేవలు అందించాడు. ఉద్యోగోన్నతి లభించడంపై సర్పంచ్ ఈశ్వరి, ప్రతినిధి కామేశ్వరరావు, ఎంపిటిసి కూర్మారావు, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరాడ చంద్రమోహన్, టిడిపి మండల అధ్యక్షుడు మడ్డు కుమార్ అభినందనలు తెలియజేశారు.

ఆర్‌డిఒ దృష్టికి నియోజకవర్గ సమస్యలు



వినతిపత్రం అందజేస్తున్న వైసిపి నాయకులు

ఇచ్ఛాపురం: నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని వైసిపి నాయకులు కోరారు. ఈ మేరకు పలాస ఆర్‌డిఒ వెంకటేష్‌ను గురువారం కలిసి వినతిపత్రం అందజేశారు. సోంపేట మండలం బారువ ఆస్పత్రి అసంపూర్తిగా ఉందని, దీనిని త్వరితగతిన పూర్తి చేసి డయాలసిస్ పరికరాలను వినియోగం లోనికి తీసుకురావాలని కోరారు. ఇచ్ఛాపురం ప్రభుత్వ హైస్కూల్ 1800 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. అందులో 38 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా, 17 మంది మాత్రమే ఉన్నారని వివరించారు. దీంతో హాజరు శాతం పడిపోయిందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయులను నియమించి చారిత్రాత్మక ఇచ్ఛాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రతిష్టను నిలబెట్టాలన్నారు. ఇచ్ఛాపురం డిగ్రీ కళాశాల గ్రామానికి దూరంగా ఉన్న రత్తకన్న దరి నిర్జన ప్రదేశంలో ఉందని, దానికి రక్షణ గోడ నిర్మించాలని కోరారు. కవిటి మండలం దూగానపుట్టుగ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 59 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో నర్తు నరేంద్ర యాదవ్, సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, తడక జోగారావు పాల్గొన్నారు.

పిఎసిఎస్ స్థల ఆక్రమణల తొలగింపు

పొందూరు: మేజర్ పంచాయతీ పరిధిలోని జోగన్నపేట వద్ద గల పిఎసిఎస్‌కు చెందిన స్థల ఆక్రమణలను గురువారం రెవెన్యూ, పోలీసులు, డిసిసిబి అధికారుల సమక్షంలో తొలగించారు. పొందూరు పిఎసిఎస్‌కు జోగన్నపేట వద్ద 408-8 సర్వే నంబరులో 26.5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలాన్ని పిఎసిఎస్ కార్యవర్గం 1983లో కొనుగోలు చేశారు. అయితే గత వైసిపి ప్రభుత్వంలో జోగన్నపేటకు చెందిన వైసిపి నాయకుడు సుమారు 8 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి ఆ స్థలంలో కొబ్బరి, అరటిచెట్లు వేశారు. స్థానికులు, పిఎసిఎస్ సిబ్బంది ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఫిర్యాదు చేయడంతో వాటిని పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని అధికారులకు ఆదేశించారు. మూడు నెలల క్రితం ఆక్రమణలు తొలగించాలని ప్రయత్నించినపుడు వైసిపి నాయకుడు స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. డిసిసిబి అధికారులు దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే రవికుమార్, జెసి ఆదేశాలతో గురువారం తహశీల్దార్ వెంకటేష్, డిసిసిబి సిఇఒ డి.సత్య నారాయణ ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో ఆక్రమణలో ఉన్న మొక్కలను తొలగించి స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. పిఎసిఎస్ అధ్యక్షులు వండాన మురళి, డైరెక్టర్లు దుంపల సత్యం, కె.వెంకట రమణ, సిఇఒ పాపినాయుడు పాల్గొన్నారు.



ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు

రేపు జిల్లా జట్టు ఎంపిక

టెక్కలి: ఆధ్యాపాటియా ఆటల పోటీల్లో భాగంగా ఈ నెల 13న జిల్లా జట్టు ఎంపిక నిర్వహిస్తున్నట్టు జట్టు కార్యదర్శి కె.చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25న పల్నాడు జిల్లా నకరికల్‌లో నిర్వహించనున్న 12వ రాష్ట్రస్థాయి పోటీలకు ఈ జిల్లా జట్టు హాజరవుతారని తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో ఈ ఎంపిక చేపడుతున్నట్టు తెలిపారు. మహిళలు, పురుషుల విభాగంలో ఈ ఎంపిక చేపడుతున్నామని అన్నారు. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కె.కె.రామ్‌రెడ్డి పర్యవేక్షణలో జట్టు ఎంపికలవుతాయని అన్నారు. ఈయనతో పాటు ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్యామలరావు ఉన్నారు.

నేత్రాలపై అశ్రద్ధ చేయొద్దు



వజ్రపుకొత్తూరు : నేత్రాలను పరిశీలిస్తున్న డాక్టర్ షీల

ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు

నేత్ర ఆరోగ్యంపై ఎప్పుడూ అశ్రద్ధ చేయొద్దని విశ్రాంతి డిప్యూటీ డిఎంహెచ్ఒ కె.లీల అన్నారు. మండలంలోని పూండి సాయి వినీత్ విద్యా సంస్థలో విద్యార్థుల కోసం గురువారం ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆకుకూరలు, కూరగాయలు, పాలు, గుడ్డులను ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. విటమిన్-ఎ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం చూపు పదిలంగా ఉంటాయని తెలిపారు. విద్యార్థులు టివి, సెల్‌ఫోన్లు దూరంగా ఉండటం వల్ల నేత్ర సమస్యలు తలెత్తవని అన్నారు. ఈ సందర్భంగా కంటి డాక్టర్ షీల 350 మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు కంటి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కారానికి యాజమాన్యం కనబరుస్తున్న శ్రద్ధ అభినందనీయమని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ చాపర కోదండరావు, ప్రిన్సిపాల్ అన్నెపు కైలాసరావు, వైస్ ప్రిన్సిపాల్ బత్తిని శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.


పలాస : నేత్ర వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, సొంత వైద్యం చేసుకోకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ రోణంకి వెంకటరమణ, పుష్పగిరి నేత్ర వైద్య బృందం ఆప్టమ్ లిఖిత అన్నారు. మండలంలోని బ్రాహ్మణతర్లాలో జిల్లా అంధత్వ నివారణ, విజయనగరం వెంకటేశ్వర పుష్ప గిరి నేత్రాస్పత్రి ఆధ్వర్యాన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 30 మందికి నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో 11 మందికి నేత్ర శుక్ల ఆపరేషన్‌కు ఎంపిక చేశారు. కార్యక్రమంలో పుష్పగిరి నేత్రాస్పత్రి కో-ఆర్డినేటర్లు హరిబాబు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

డ్రైనేజీలతో కూడిన రహదారులు నిర్మించాలి

ఎమ్మెల్యే రవికుమార్

ప్రజాశక్తి- ఆమదాలవలస

పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని మెట్టక్కివలసలో 5, 9, 10, 11 వార్డుల్లో బిపిఎస్ ఎల్ఆర్ఎస్ నిధులు రూ.56.76 లక్షలతో నిర్మించనున్న సిసి రహదారులు, డ్రైనేజీలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వార్డుల్లో కేవలం సిసి రహదారులను మాత్రమే ప్రతిపాదించడం తగదని తప్పనిసరిగా డ్రైనేజీలతో కూడిన రహదారుల నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ జాన్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పల్లెల్లో కూడా డ్రైనేజీలతో కూడిన సిసి రహదారుల నిర్మాణం జరుగుతున్న తరుణంలో పట్టణంలో ఇలా సిసి రహదారులే నిర్మించడం సరికాదన్నారు. పురపాలక సంఘంలో ఎక్కడ సిసి రహదారులు నిర్మించినా కనీసం 20 అడుగుల వెడల్పుతో రహదారులు, డ్రైనేజీలతో కలిపి నిర్మించాలన్నారు. భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా నిర్మాణాలకు పూర్తిస్థాయి సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తమ్మినేని గీత, టిడిపి నాయకులు మొదలవలస రమేష్, బోర గోవిందరావు, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం కార్యదర్శి మురళీధర్ యాదవ్, టిడిపి నాయకులు అన్నెపు కృష్ణ కాంత్, శంకర్, రాజేంద్ర, చిరంజీవి, రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.



అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రవికుమార్

వైసిపి అనుబంధ కమిటీల నియామకం



సాయిరాం



మురళీకృష్ణ



సత్యరాజు

రణస్థలం: తవైసిపి రాష్ట్ర అనుబంధ వాణిజ్య జాయింట్ సెక్రటరీగా మండల కేంద్రానికి చెందిన వైసిపి నాయకులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధి పచ్చిగుళ్ల సాయిరాం నియమితులయ్యారు. ఈ మేరకు వైసిపి కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వెలువడింది. సాయిరాం భార్య దేవయాని జె.ఆర్. పురం ఎంపిటిసిగా పనిచేస్తూ, దంపతులు ఇద్దరు గ్రామ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆదుకుంటున్నారు. తనను నియమించిన మాజీ సిఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పదవితో మరింత బాధ్యత పెరిగిందన్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.

బూర్జ: మండలంలో డొంకలపర్త గ్రామ వైసిపి సీనియర్ నాయకులు వావిలపల్లి మురళీకృష్ణ పంచాయతీ రాజ్ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. గతంలో వైసిపికి అనేక సేవలు చేసి మంచి గుర్తింపు ఉన్న నాయకుడిగా మురళీకృష్ణ ఎదిగారు. పార్టీ బాధ్యత మరింత పెంచిందని, ఈ పదవులు బాధ్యతగా నిర్వహించి పార్టీని అన్ని విధాలుగా బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

కోటబొమ్మాళి: మండలంలోని శ్రీజగన్నాథపురం పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి నూక సత్యరాజును వైసిపి రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగ ఉపాధ్యక్షునిగా నూక సత్యరాజును నియమిస్తూ గురువారం పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించిన మాజీ సిఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి, టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పేరాడ తిలక్‌కు, జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు రుణపడి ఉంటానని సత్యరాజు తెలిపారు. సత్యరాజుకు వైసిపి నాయకులు అన్నెపు రామారావు, రోణంకి ఉమామల్లేశ్వరావు, సంపతిరావు హేమ సుందరరాజు, దుబ్బ వెంకటరావు, పేడాడ వెంకటరావు, బమ్మిడి గణపతిస్వామి అభినందనలు తెలిపారు.

రెండు రోజుల వర్క్‌షాప్

ప్రజాశక్తి- టెక్కలి రూరల్

టెక్కలి ఐతమ్ కళాశాలలోని ఐటి విద్యార్థులకు జెంట్రో బైట్ సొల్యూషన్స్, హైదరాబాద్ సంస్థ సహకారంతో రెండు రోజు వర్క్‌షాప్, హ్యాకథాన్ కార్యక్రమం గురువారం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరిశ్రమ నిపుణుల నుంచి మార్గదర్శకత్వం, రియల్ టైమ్ ప్రాజెక్టు డెవలప్‌మెంట్‌కు ఉపయోగపడే శిక్షణలు ఇప్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఐఐసి డీన్ జి.సతీష్, కన్వీనర్ ఐటి విభాగం హెడ్ డాక్టర్ బి.రమేష్‌నాయుడు, కోకన్వీనర్ టి.సాయిసతీశ్వరరెడ్డి, కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సుధీర్‌కుమార్, పి.ప్రశాంతి, సాయి మణికంఠ, జెంట్రోబైట్‌లో వ్యవస్థాపకుడు చరణ్ దావిలేశ్వరరావు పాల్గొన్నారు.


పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎఐవైఎఫ్ నాయకులు

జాబ్ కేలండర్ విడుదల చేయాలి

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ

రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో జరగనున్న నిరుద్యోగుల ఆవేదన సదస్సును జయప్రదం చేయాలని ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. పట్టణంలోని క్రాంతిభవన్‌లో గురువారంలో నిరుద్యోగ ఆవేదన సదస్సుకు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, నిరుద్యోగ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటించి అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. లైబ్రరీలలో ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయాలని, ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలనే డిమాండ్లతో సదస్సును నిర్వహించడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఎఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, నాయకులు రామోజీ, కిషోర్, భాస్కర్, మన్మథ, ప్రశాంత్, జీవన్ పాల్గొన్నారు.

విద్యతో పాటు క్రీడలు అవసరం


పొందూరు : క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎంఇఒలు

ప్రజాశక్తి- పలాస

విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు అవసరమని, క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఎంఇఒ చెరుకుపల్లి సత్యం అన్నారు. పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఎస్‌జిఎఫ్ 14, 17 ఏళ్లలోపు బాల బాలికలకు ఖోఖో, వాలీబాల్, చెస్ ఎంపికలు చేపట్టారు. ఈ ఎంపికలకు వివిధ పాఠశాలల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు డివిజనల్ స్థాయి ఆటలు పోటీలకు అర్హత సాధించారు. ఖోఖో 40, వాలీబాల్ 24, చెస్ 20 మంది ఎంపియ్యారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రవికుమార్, జిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లా సంతోష్‌కుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కె.తాతయ్య, పి.కృష్ణారావు, శ్రీకాకుళం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు పి.తవిటయ్య పాల్గొన్నారు.

టెక్కలి : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించే స్కూల్ గేమ్స్ క్రీడా పోటీలు ముగిశాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలకు మండలంలోని వివిధ పాఠశాలల నుంచి సుమారు 250 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు డివిజనస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డివిజన్ ఆర్గనైజర్ బాడాన నారాయణరావు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ తెంబూరు గోవిందమ్మ, ఎంఇఒలు దల్లి తులసీరావురెడ్డి, దాసుపురం చిన్నారావు, వ్యాయామ ఉపాధ్యాయులు నారాయణరావు, లక్ష్మణరావు, వెంకటరమణ, కె.కె.రామిరెడ్డి, ఆదిశేషు, జగ్గమ్మ, జగదిష్, రఘునాథరావు పాల్గొన్నారు.

ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురంలో ఉత్సాహంగా పాఠశాల సమాఖ్య క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గురువారం ఖోఖో, యోగా, చెస్ పోటీలు రెండు విభాగాలుగా అండర్ 14, అండర్ 17లో 300 మంది విద్యార్థులు పోటీపడ్డారు. పోటాపోటీగా సాగిన క్రీడల్లో 76 మందిని ఎంపిక చేశారు. ఈ నెల 15,16 తేదీల్లో పలాసలో నిర్వహించనున్న పోటీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఎంఇఒ అప్పారావు, ఎంఎస్‌ఒ కృష్ణ పుడియా నియోజకవర్గ జోన్ వన్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి పర్యవేక్షణలో క్రీడా పోటీలు నిర్వహించారు.

లావేరు: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎంఇఒ జి.శ్రీరాములు అన్నారు. గురువారం మండలంలోని బెజ్జిపురం జెడ్‌పి పాఠశాలలో మండల స్థాయి ఎస్‌జిఎఫ్ క్రీడ ఎంపిక రెండురోజుల పాటు బాలికలు, బాలురకు కబడ్డీ, వాలీబాల్, బాట్మింటన్, ఖోఖో తదితర ఆటలకు సంబంధించిన ఎంపికలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ విద్యతో పాటుగా క్రీడల్లోనూ విజ్ఞానాన్ని సంపాదించాలని, విజ్ఞానంతో పాటుగా ఆరోగ్యం, మానసిక ఉత్తేజం, ఉత్సాహం


లావేరు : క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు


ఇచ్ఛాపురం : ఖోఖో ఆడుతున్న బాలికలు

ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఇఒ-2 మజ్జి మురళీకృష్ణ, హెచ్ఎం ఎస్.రమణ, ఉపాధ్యాయులు నీలాద్రి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

పొందూరు: మండలం లోలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండలస్థాయి పోటీలను ఎంఇఒ వాగ్దేవి ప్రారంభించారు. మండలస్థాయి అండర్ 14, 17 బాలుర విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించారు. మండలంలోని 11 పాఠశాల నుంచి 350 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఎంపికైన విద్యార్థులు డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు మండల విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, పిడీలు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంఇఒ-2 పట్నాన రాజారావు, హెచ్ఎం టి.లక్ష్మణరావు, మండల స్పోర్ట్స్ ఆర్గనైజర్ డి.ఉదయ్ కుమార్, పిడీలు డి.సెంటయ్య, బాబూరావు, యుగంధర్, పి.శ్రీనివాస్, శోభన్‌బాబు, రాము, రవి, శంకరరావు, రజని, రూప, రమణమ్మ పాల్గొన్నారు.


మాట్లాడుతున్న డాక్టర్ రాంజీ

మాదకద్రవ్యాలతో జాగ్రత్త

ప్రజాశక్తి- కవిటి

మాదకద్రవ్యాలు విద్యార్థులపై మాత్రమే కాకుండా వారి కుటుంబాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయని, ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ మాదకద్రవ్యాల అలవాటు ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని కవిటి సిహెచ్‌సి సూపరిండెంట్ డాక్టర్ రాంజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సింహాచలం నాయుడు హెచ్చరించారు. కవిటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1985-89లో చదివిన విద్యార్థుల ఆధ్వర్యాన కళాశాలలో గురువారం 'మాదకద్రవ్యాలు - విద్యార్థులపై ప్రభావం' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మాదకద్రవ్యాల వినియోగం రోజురోజుకీ హెచ్చుమీరుతోందని అన్నారు. దీనికి ఎక్కువగా పాఠశాల, కళాశాల విద్యార్థులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వినియోగాన్ని నిరోధించడానికి ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు వాటి గురించి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం కవిటి పరిసర ప్రాంతాల ప్రజలకు డాక్టర్ రాంజీ అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ 1985- 89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అతన్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బాలక శ్రీనివాసరావు, గొరకల రామారావు, ఎన్.నీలాంబరు, అధ్యాపకులు జి.విష్ణుమూర్తి, పి.హరి, ఉగాది నాయుడు, డి.అనసూయ, బి.శ్రీనుబాబు, కె.కరుణశ్రీ, డి.రమేష్, బి.అంజనా, ఎల్.ఆనంద్, జనార్ధనరావు పాల్గొన్నారు.

అక్రమ నిల్వలుంటే చర్యలు

బూర్జ : యూరియా అక్రమ నిల్వలు కలిగి ఉంటే డీలర్‌పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ ఎస్ఐ బి.రామారావు హెచ్చరించారు. గురువారం మండలంలోని కొల్లివలసలో ఎరువుల దుకాణాలను విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎరువుల దుకాణదారులు సక్రమంగా యూరియాను విక్రయించాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. రైతులకు యూరియాతో ఇతర ఎరువులను, పురుగు మందులను కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకురావద్దని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలోని సోమశేఖర స్టోర్స్, మహాలక్ష్మి ఫెర్టిలైజర్స్ తదితర షాపుల్లో తనిఖీ చేశారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి డి.ఉషారాణి, సిబ్బంది ఉన్నారు.

శివరామకృష్ణకు పిహెచ్‌డి

ఎచ్చెర్ల: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జియుకెటి), శ్రీకాకుళం డీన్ ఆఫ్ అకడమిక్స్ శివరామకృష్ణ ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రూర్కీ నుంచి డాక్టరేట్ పట్టా (పిహెచ్‌డి) అందుకున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగంలో ఇన్వెస్టిగేషన్ ఇన్ ఎలక్ట్రికల్ మెషిన్ డ్రైవ్ ఫాల్ట్స్ అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ఈ పరిశోధనను ప్రొఫెసర్ ఆచార్య ఎస్ జీవానంద్ పర్యవేక్షణలో పూర్తిచేశారు. ప్రస్తుతం ఆయన ఆర్‌జియుకెటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, డీన్‌ఆఫ్ అకడమిక్స్‌గా సేవలంది స్తున్నారు. ఈ సందర్భంగా రిజిస్టర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, డైరెక్టర్ ప్రొఫెసర్ కె.వి.డి.జి. బాలాజీ, పరిపాలనా అధికారి డాక్టర్ ముని రామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, డీన్ వెల్ఫేర్ రవి, మోహన్ కృష్ణచౌదరి తదితరులు అభినందనలు తెలిపారు.


సెమినార్‌లో పాల్గొన్న జీడి వ్యాపారులు

కాంబోడియాలో జీడి వ్యాపారులు

పలాస : కాంబోడియా దేశంలో ఈ నెల 7 నుంచి 9 వరకూ వ్యవసాయం-అటవీ-మత్స్యశాఖ ఆధ్వర్యాన సెమినార్ నిర్వహించారు. దీనికి రాష్ట్ర జీడి వ్యాపారుల సంఘం అధ్యక్షులు ఫణిరాఘవులు, ఉపాధ్యక్షులు, పలాసకు చెందిన జీడి వ్యాపారి మల్లా కాంతారావు రాష్ట్ర ప్రతినిధులుగా హాజరయ్యారు. అఖిల భారత జీడి పప్పు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు బోలా రాహుల్‌కమత్, కార్యదర్శి ఎం.రామకృష్ణన్ ఆధ్వర్యాన ఆహార పదార్థాల ఎగుమతి, వాటి లాభాలపై ప్రసంగించారు. రెండు దేశాల మధ్య జీడి వ్యాపారంపై అవసరమైన సహకారం అందించుకోవడానికి నిర్ణయించారు. అంతర్జాతీయంగా పలాస జీడిపప్పుకు మంచి మార్కెట్ వచ్చేవిధంగా తాము కృషి చేస్తామని కాంతారావు స్పష్టం చేశారు.


నేపాల్‌లో ఉన్న యాత్రికులు

నేపాల్ యాత్రికు వెళ్లి...

ప్రజాశక్తి- పలాస

మానస సరోవర్ యాత్రకు వెళ్లిన కాశీబుగ్గ పర్యాటకులు తాళాను నర్సింహమూర్తి, ఆయన భార్య రమాదేవి తిరుగు ప్రయాణంలో నేపాల్ రాజధాని ఖాట్మండ్లో చిక్కుకున్నారు. అయితే వారు సురక్షితంగా అక్కడున్న కైలాస్కుట్టి లాడ్జిలో ఉన్నారు. కాశీబుగ్గలో ఎ-1 క్యాజూ షాపు ఆయన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన దొడ్ల హేమంత్ కుమార్‌కు చెందిన ట్రావెల్స్ విజయవాడ, హైదరాబాద్, కాశీబుగ్గకు చెందిన మొత్తం 64 మంది మానససరోవర్ యాత్రకు పది రోజుల క్రితం వెళ్లారు. యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ సమయంలో నేపాల్లో అల్లర్లు కారణంగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలుగువారు, పర్యాటకులను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమాన సర్వీసులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. అయితే ట్రావెల్స్ నిర్వాహకులు, నేపాల్ పర్యాటకశాఖ, చైనా ట్రావెల్స్ ఏజెన్సీ సంయుక్తంగా పర్యాటకులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్పించింది. నేపాల్లో ప్రత్యేక భద్రత మధ్య లాడ్జిలో బస కల్పించారని నర్సింహమూర్తి ప్రజాశక్తితో సంభాషించారు. తమకు ఎటువంటి ఇబ్బందులు ప్రస్తుతం లేవని, శుక్రవారం భారత్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారని స్పష్టం చేశారు. తమకు శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఆహారం, తాగునీరు సకాలంలో అందిస్తున్నారన్నారు. మొత్తం లాడ్జిలో 64 మంది పర్యాటకులు బస చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సదరన్ ట్రావెల్స్ ఆధ్వర్యాన కూడా కాశీబుగ్గకు చెందిన జిజెఎస్.రెడ్డి. గిన్ని లలితా దంపతుల బృందం మానససరోవర్ యాత్రకు వెళ్లింది.

సమస్యలు పరిష్కరించాలని నిరసన

ప్రజాశక్తి- కవిటి

ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎపిటిఎఫ్ 1938 రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు మొర్రి గోపి కోరారు. మండలంలోని కపాసుకుద్దిలో ఎపిటిఎఫ్ సభ్యులు గురువారం సమావేశం ఇనరవ్హాఇంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతల భారాన్ని తగ్గించాలని అన్నారు. అలాగే కరువుభత్యం, పిఆర్‌సి నియామకం, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వకపోవడం వలన ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. తెలుగు మాధ్యమ పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం మాతృభాషపై అవమానమని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి శమల్ల రాజబాబు, మండలశాఖ అధ్యక్షుడు బల్ల ధర్మారావు, సీనియర్ సభ్యులు కొత్తపల్లి రంగారావు, శ్రీరామ్ బిసాయి, రవి పాల్గొన్నారు.

వజ్రపుకొత్తూరు : ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డిఎలను తక్షణం విడుదల చేయాలని ఎపిటిఎఫ్ జిల్లా అకడమిక్ కమిటీ కన్వీనర్ లఖినాన కరుణాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఎపిటిఎఫ్ తలపెట్టిన నిరసన వారంలో భాగంగా గురువారం నల్లబడ్జీలతో ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నారని తెలిపారు. ఇహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలన్నారు. యాప్‌ల విధానాన్ని రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.


వజ్రపుకొత్తూరు : నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు


పాలాభిషేకం చేస్తున్న టిడిపి నాయకులు

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

ప్రజాశక్తి- టెక్కలి రూరల్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహకారంతో టెక్కలి వంద పడకల ప్రభుత్వాస్పత్రి 200 పడకలు మంజూరు చేశారు. దీనికి గాను టిడిపి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు ఆధ్వర్యాన సిఎం చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి కింజరాపు కుటుంబం కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో హనుమంతు రామకృష్ణ, మట్ట పురుషోత్తం, మామిడి రాము, కోళ్ల లవకుమార్, మెండ దమయంతి, దల్లి ప్రసాద్‌రెడ్డి, రెయ్యి ప్రీతీష్, కెల్లి శ్రీరాములు, ప్రఫుల్ల పరిడ, బగాది హరి, బొడ్డేపల్లి లచ్చు, పినకాన దేవానంద్ పాల్గొన్నారు.

16న రేషన్ బియ్యం వేలం

ప్రజాశక్తి- కొత్తూరు

శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డిటి ఆధ్వర్యాన పలుచోట్ల చేపట్టిన తనిఖీల్లో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారని, ఈ బియ్యాన్ని ఈ నెల 16న ఉదయం 10 గంటలకు తహశీల్దార్ కార్యాలయంలో వేలం వేస్తున్నామని తహశీల్దార్ కె.బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. సరుబుజ్జిలి మండలం ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో 390.50 క్వింటాళ్ల సీజ్ చేసిన బియ్యం ఉందని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వేలం వేస్తామన్నారు. ప్రభుత్వం ధర కిలో బియ్యం రూ.42.50 పైసలుగా నిర్ణయించామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వేలం పాటలో పాల్గొవాలన్నారు.


యోగాసనాలు వేస్తున్న జెసిఐ నాయకులు

క్రీడలతో ఆరోగ్యం

ప్రజాశక్తి- ఇచ్ఛాపురం

క్రీడలతో ఆరోగ్యమని జెసిఐ వీక్ చైర్మన్ జెసి డాక్టర్ వెచ్చా వాసవి అన్నారు. జెసిఐ స్వచ్ఛంద సంస్థ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. దాసన్నపేట కూడలిలోని యూనిటీ ఫిట్నెస్ జిమ్ వద్ద ప్రారంభమైంది. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు, యోగా అభ్యాసం ద్వారా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సంకల్పించారు. కార్యక్రమంలో జెసిఐ అధ్యక్షుడు కాళ్ల జైదేవ్, జోన్ ఆఫీసర్ టి.షణ్ముఖ, సభ్యులు ఉలాల శేషు, ఉలాసి శ్యామ్, ఉదయ్, గౌరీ, దుర్గాజీ, శిరీష దాస్, రేణుకా దేవి, సంతోష్‌సాహు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

పలాస : ది జార్జి ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, పలాస కిడ్నీ పరిశోధన ఆస్పత్రిలో క్షేత్ర సహాయకులుగా పనిచేసేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15 లోగా nihrghrc.cv.palasa@gmail.comకు దరఖాస్తు పంపాలన్నారు. ఇంటర్ ఉత్తీర్ణ లైనవారు అర్హులని, డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టుల్లో డేటా సేకరణ, కంప్యూటర్ పరిజ్ఞానం, డేటా ఎంట్రీలో అనుభవం ఉండాలన్నారు. పూర్తి వివరాలకు కాశీబుగ్గ కిడ్నీ పరిశోధన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

రేపు విద్యుత్ సరఫరా నిలుపుదల

ప్రజాశక్తి- కోటబొమ్మాళి

కోటబొమ్మాళి సబ్ స్టేషన్‌లో మరమ్మతులు నిమిత్తం శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు విద్యు త్‌శాఖ ఇఇ నరసింహాకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సబ్ స్టేషన్ పరిధిలోని కోటబొమ్మాళి, కొత్తపేట, కిష్టుపురం, నీలంపేట, తాటిపర్తి, మహాసాహెబ్‌పేట, పట్టుప ్రరం, చీపుర్లపాడు, అక్కయ్యవలస, జీయన్నపేట, తర్లిపేట, కన్నేవలస, జర్జంగి, కస్తూరిపాడు, దుప్పలపాడు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని కోరారు.

తడి, పొడి చెత్త నిర్వహణపై శిక్షణ

ప్రజాశక్తి- సంతబొమ్మాళి

సంతబొమ్మాళి సుప్రీం ఎల్‌టిపిసి (ఎస్‌డబ్ల్యుపిసి) వద్ద గురువారం ఒక్కరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట మండలాలకు చెందిన సిఆర్‌పిలకు రోజూ క్లాప్ మిత్రలు సేకరించే తడి, పొడి చెత్త విధానం, వాటి నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. జిల్లా పంచాయతీ వనరుల కేంద్రానికి చెందిన పలువురు రిసోర్స్ పర్సన్లు శిక్షణను నిర్వహించారు. కార్యక్రమంలో పిఎస్ఎఎస్ చైర్మన్ కాంతారావు, సర్పంచ్ కె.లక్ష్మి, మాజీ సర్పంచ్ ఎం.అప్పారావు, ఎంపిడిఒ పి.జయంత్‌ప్రసాద్, డిప్యూటీ ఎంపిడిఒ డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వివేకానంద ఆశయాలు ఆదర్శనీయం


వివేకానందుని వేషంలో విద్యార్థి

ప్రజాశక్తి- కవిటి

స్వామి వివేకానంద ఆశయాలు ఆదర్శనీయమని కళ్యాణి ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపాల్ బిందు మాధవి అన్నారు. స్వామి వివేకానంద 1893 సెప్టెంబరు 11న చికాగోలో జరిగిన ప్రపంచ మత సమ్మేళనంలో ప్రసంగించిన చారిత్రాత్మక రోజును పురస్కరించుకుని గురువారం కవిటి కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో వేడుకలు నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ బిందుమాధవి, ఎఒ రాణి స్వామిజీ చిత్రపటానికి పూలమాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు వివేకానంద జీవితం, ఆలోచనలు ఆదర్శనీయమని అన్నారు. చికాగో సభలో 'సోదరీమణులారా! సోదరులారా!' అన్న మాటతో స్వామిజీ చేసిన ప్రారంభం ప్రపంచాన్ని కదిలించిందని అన్నారు. ప్రసంగం తర్వాత భారతదేశం ప్రతిష్ట మరింతగా పెరిగిందని అన్నారు. వివేకానంద ఆశయాలు యువతకు ప్రేరణగా నిలుస్తాయని, ప్రతి విద్యార్థి వాటిని తెలుసుకుని జీవనంలో ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


శ్రీకాకుళం సిటీ : మాట్లాడుతున్న విమల

మహిళా చట్టాలపై అవగాహన

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ

మహిళలు, పిల్లల భద్రత చట్టాలపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉంటేనే లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుతాయని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ సాధికారత అధికారిణి ఐ.విమల అన్నారు. జిల్లాలో సంకల్ప పేరిట పది రోజులు ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలు, పిల్లల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలపై అధికారులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అవగాహన కల్పించాలని చెప్పారు. బేటీ బచావో, బేటీ పడావో, పిసిపిఎన్‌డిటి యాక్ట్, ఎంటిపి యాక్ట్ వంటి అంశాలపై మహిళలకు అవగాహన కల్పించవల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల రక్షణ చట్టాలు, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక ప్రగతికి తీసుకుంటున్న నిర్ణయాలపై వివరించారు. ప్రధానంగా మైనర్ బాలికల రక్షణ చట్టాలు పక్కాగా అమలు కావాలన్నారు. కార్యక్రమంలో పిసిపిఎన్‌డిటి కమిటీ సభ్యులు డి.విజ యలక్ష్మి, మహిళా అధికారులు పాల్గొన్నారు.

బూర్జ: స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో బాల్య వివాహాలపై అంగన్వాడీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి గీతారాణి హాజరై బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ తిరుపతిరావు, సిహెచ్‌ఒ అప్పలస్వామి, హెల్త్ సూపర్‌వైజర్ సరోజిని, అంగన్వాడీ సూపర్‌వైజర్ రత్నకుమారి, రాధిక, అన్నపూర్ణ చిన్నమ్మలు పాల్గొన్నారు.


పాత పెన్షన్ అమలు చేయాలి

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ

2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం మెమో 57ను అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపు చేయాలని 2003 డిఎస్‌సి ఫోరం డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. తహశీల్దార్ గణపతిరావుకు వినతిపత్రం అందజేశారు. రిక్రూట్మెంట్ సమయంలో పాత పింఛన్ విధానం అమల్లో ఉందని, ఈ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్‌లో ఉద్యమం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు దుప్పల శివరాంప్రసాద్, గురుగుబెల్లి భాస్కరరావు, సీర రమేష్ బాబు, గురువు గోవిందరావు, కూన లోకనాథం, కిల్లి. శ్రీనివాసరావు, అన్నెపు పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆమదాలవలస: కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిఎస్‌సి - 2003 ఉపాధ్యాయుల ఫోరం డిమాండ్ చేసింది. తాలూకా కేంద్రంలో ఉపాధ్యాయులు, సంఘనాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో 2003 డిఎస్‌సి ఎపి ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి, ఉపాధ్యాయులు, అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


శ్రీకాకుళం సిటీ : తహశీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు


ప్రతిభా పురస్కారాన్ని అందజేస్తున్న విలియమ్స్

ప్రతిభా పురస్కారాలు అందజేత

నందిగాం: పదో తరగతిలో మండల స్థాయిలో మొదటి మూడు స్థానాలు సాధించిన విద్యార్థులకు ఎపిటిఎఫ్ నాయకులు ప్రతిభా పురస్కారాలు గురువారం అందజేశారు. స్థానిక ఉన్నత పాఠశాల వేదికగా టెక్కలి ఉప విద్యాశాఖ అధికారి పి.విలియమ్స్ ముఖ్యఅతిథిగా పాల్గొని పురస్కారాలను అందజేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. మండల స్థాయిలో కనితిఊరు, లక్కీదాసుపురం, పెద్దతామరపల్లి పాఠశాలలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు లభించాయి. ప్రథమ స్థానం గిన్నె అనుష్క, ద్వితీయ స్థానం బాలక జస్వంత్ సాయి, తృతీయ బహుమతి గణేష్ దత్తాలు పొందరు. కార్యక్రమంలో జడ్‌పి హెచ్‌ఎస్ హెచ్‌ఎం కె.హేమలత, ఎంఇఒలు జి.నరసింహులు, ఎ.చిన్నారావు, ఎపిటిఎఫ్ నాయకులు ఎస్.వి.అనిల్ కుమార్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

భూములకు రక్షణ కల్పించాలి

ప్రజాశక్తి- బూర్జ

మండలంలో ఉప్పునివలస పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 1లో 105 ఎకరాల కొండపోడు భూమికి ఎస్‌సి, బిసిలకు సాగుహక్కు డిపట్టాలు 20 ఏళ్ల క్రితం పంపిణీ చేశారు. ఇప్పుడు రైతులు సాగు చేసుకుంటున్నప్పుడు అక్కడ క్వారీ ప్రారంభించారు. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. బుధవారం దళితులను అడ్డుకొని అక్కడ ఉన్న క్వారీ రోడ్డు గండి కొట్టారు. రైతులు ఎవరూ వెళ్లకుండా క్వారీ యాజమాన్యం అడ్డుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దళితులు వారి పంట భూములకు వెళ్లకుండా నిరోధించి భౌతిక దాడులు కూడా జరుగుతున్నాయని, దీనిపై దళితులందరూ సామూహికంగా అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిపై గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేయడంతో విఆర్‌ఒ, గ్రామ సర్వేయర్ వెళ్లి సమస్యను పరిశీలించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. క్వారీ యాజమాన్యం దాడులకు పాల్పడుతుందని, దీనిపై ఉన్నత అధికారులు స్పందించి దళిత, పేద రైతులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.


దళిత రైతుల భూములను పరిశీలిస్తున్న రెవెన్యూ అధికారులు

కెజిబివికి నిధుల మంజూరు

బూర్జ : బూర్జ కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ప్రయోగశాలల నిర్మాణానికి రూ.69.30 లక్షల నిధులు మంజూరైనట్లు టిడిపి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వుల మేరకు నిధులు విడుదలైనట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించిన సిఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లకు ఎమ్మెల్యే రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి

కొత్తూరు: మండల మహిళా సమాఖ్యలో పనిచేస్తున్న ఎపిఎం లలితకుమారి ఆధ్వర్యాన నిధులు దుర్వినియోగమయ్యాయని, దీనిపై విచారణ చేపట్టాలని నివగాంకు చెందిన బూరాడ రాజేష్, బూరాడ కమలహాసన్ కోరా రు. ఈ మేరకు ఎంపిడిఒ నీరజను గురువా రం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమెకు ఎవ రైనా విషయంపై అడిగినా వారిపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తు న్నారని అన్నారు. ఇందులో భాగంగా మంగళ వారం విఒఎలను తీసుకెళ్లి తప్పుడు రిపోర్టు పోలీసులకు ఇచ్చారని అన్నారు. కొత్తూరులో నివాసం ఉండకుండా మెళియాపుట్టి నుంచి రోజూ వచ్చి వెళ్తున్నారని తెలిపారు.


వినతిపత్రం అందజేస్తున్న రాజేష్, కమలహాసన్

విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి


మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ వెంకటలక్ష్మి

పలాస : విద్యార్థులు వారు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జె.వెంకటలక్ష్మి అన్నారు. కళాశాలలో మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు దీక్షారంభ్ ఇండక్షన్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిగ్రీ విద్య అనేది కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాదని, విద్యార్థుల సమగ్రాభివృద్ధికి, నైపుణ్యాల పెంపుదలకు దోహదపడుతుందని తెలిపారు. కళాశాలలోని వనరులను, లైబ్రరీ సౌకర్యాలను, అధ్యాపకుల మార్గదర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థీ క్రమశిక్షణతో మెలగాలన్నారు. సమయపాలన పాటించాలన్నారు. అధ్యాపకులను గౌరవించి కళాశాల లక్ష్యాలు అనుగుణంగా ప్రవర్తించాలని దీక్షను చేయించారు. నిరంతర కృషితో మూడేళ్ల అనంతరం పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్స్‌లో చేరడానికి, బ్యాంకు ఉద్యోగాల్లో, గ్రూప్ 1,2 చేరటానికి ఇప్పటి నుంచే లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు, పీడీ మధు, కామర్స్ అధ్యాపకులు పి.వి.రమణ, ఎన్.శ్రీనివాస్ పట్నాయక్, లైబ్రేరియన్ నరసింహులు పాల్గొన్నారు.